

కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

రైతులకు కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరించారు.

- 11లో ▸



వలస కూలీలకు 'ఉపాధి'

ధాన్యం తూకాలు జోరుగా సాగుతుండడంతో నిజాంసాగర్ నియోజకవర్గంలో వలస కూలీలకు ఉపాధి దొరికింది.

- 11లో ▸

గరిష్టం/కనిష్టం
40.4 /29.0

వాతావరణం

ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం నుంచే ఉక్కపోతగా ఉంటుంది. ఈదురు గాలులు వీస్తాయి. సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుంది.

న్యూస్‌రీల్

నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి



భిక్కనూరు : మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధరాంరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన భిక్కనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 23 నుంచి 26 వరకు యునిసెఫ్ విజ్ఞాన్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరం ముగింపు కార్యాక్రమంలో శుక్రవారం పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి సైన్స్ విషయంలో తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ శిబిరంలో విద్యార్థులకు త్రీడి ప్రింటింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఆర్డినో ప్రాజెక్టు, మెకానికల్ టూల్స్, పేపర్ ఓరిగామి వాటిపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు, ఉప్పల్‌వాయి, కొండాపూర్, పెద్దమల్లారెడ్డి, గర్గులు పాఠశాలలకు చెందిన 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అటల్ టింకరింగ్ ఇన్‌చార్జి బాలగంగాధర్, తృప్తి శ్రీనివాస్, పృథ్వీరాజ్, రిసోర్స్ పర్సన్స్ సుమిత్ పురుషోత్తం పాల్గొన్నారు.

చెరుకు రైతు ఇక్కట్లను తొలగిస్తాం



భిక్కనూరు : ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతును ఆదుకోవడం అందరు బాధ్యతగా గుర్తించాలని గాయత్రి చక్కెర ఫ్యాక్టరీ ఎండీ సరితా రెడ్డి అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో చెరుకు రైతుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చెరుకు రైతు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇక్కట్లను పూర్తిగా తొలగిస్తామన్నారు. తమ ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన కొద్ది రోజుల్లోనే బిల్లును చెల్లిస్తున్నామన్నారు. చెరకు సాగును మరింత పెంచేవిధంగా రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందించే యోచనలో ఉన్నామన్నారు. చెరకు కటింగ్ సమయంలో కలుగుతున్న ఇబ్బందులు అన్నీ మా దృష్టికి వచ్చాయని, చెరుకు కటింగ్ చేసే కార్మికులు కొందరు రైతులను ఇబ్బంది పెడుతున్నారన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా సింగిల్‌విండో చైర్మన్ రాజాగౌడ్, గ్రామ పంచాయతీ కో–ఆప్షన్ సభ్యుడు సతీష్‌రెడ్డి ఆమెను సన్మానించారు.


రూ. పదికే భోజనం

సాక్షి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట స్థానిక బాంబే క్లాత్ హౌజ్ యాజమాన్యం రూ. 10కి భోజనం కార్యక్రమాన్ని శనివారం ప్రారంభిస్తున్నారు. వివిధ పనులపై పట్టణానికి వచ్చే ప్రజలకు భోజనం సమకూర్చాలని భావించి రూ. 10కి భోజనం పెడుతున్నట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

దశాబ్దికి సన్నద్ధం!

- వచ్చేనెల 2 నుంచి కార్యక్రమాలు
- 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
- నేడు జిల్లా అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమీక్ష

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.



కలెక్టర్ కార్యాలయం



సాక్షి, కామారెడ్డి : దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఈనెల 27న జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలతో పాటు తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు. 21 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనేలా కార్యక్రమాలను రూపకల్పన చేశారు. తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు వేదికను ఉపయోగించుకుంటారు. గ్రామ, మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

జూన్ 2న జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నారు. అమరులకు నివాళి అర్పించడంతో పాటు పతాకావిష్కరణ, అనంతరం జరిగే సమావేశంలో దశాబ్ది సందేశం ఇస్తారు. 3న రైతు వేదికల్లో రైతు వేడుకలు నిర్వహిస్తారు. రైతులతో కలసి అధికారులు సహపంక్తి భోజనాలు చేస్తారు. 4న సురక్షా దినోత్సవం పేరుతో పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ర్యాలీలు నిర్వహించి అనంతరం సభలో వివిధ అంశాలపై మాట్లాడుతారు. 5న నియోజక వర్గం కేంద్రాల్లో విద్యుత్తు విజయోత్సవం నిర్వహిస్తారు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరాతో పాటు వినియోగదారులకు మెరుగైన విద్యుత్తు సరఫరా, సేవల గురించి అధికారులు వివరిస్తారు. సబ్‌స్టేషన్లు, ఆఫీసులను అలంకరిస్తారు. సాధించిన విజయాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేస్తారు. 6న పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన ఉత్సవాలు జరుగుతాయి. టీఎస్‌ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అందుతున్న సులభ అనుమతులపై వివరిస్తారు. 7న సాగునీటి దినోత్సవం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తారు.

మహిళా సంక్షేమంపై..

13న నియోజక వర్గ కేంద్రాల్లో మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తారు. ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరిస్తారు. ఈ సందర్భంగా ఉత్తమ మహిళా ఉద్యోగులు, అధికారులను సన్మానిస్తారు. 14న నియోజక వర్గ స్థాయిలో వైద్యారోగ్య దినోత్సవం నిర్వహిస్తారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాల లబ్దిదారులు, అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. 15న పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలను పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తారు. 16న పట్టణ ప్రగతి దినోత్సవం వేడుకలు ఆయా మున్సిపాలిటీల్లో జరుగుతాయి. పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తారు. 17న తెలంగాణ గిరిజనోత్సవం నిర్వహిస్తారు. 18న మంచినీళ్ల పండుగ నిర్వహిస్తారు. మిషన్ భగీరథ ప్లాంట్లను ప్రజలతో కలిసి సందర్శిస్తారు. 19న హరితోత్సవంలో భాగంగా ఊరూ, వాడా మొక్కలు నాటుతారు. 20న విద్యాదినోత్సవాన్ని అన్ని విద్యాసంస్థల్లో నిర్వహిస్తారు. మన ఊరు–మన బడి కార్యక్రమంలో పూర్తి చేసిన బడులను ప్రారంభిస్తారు. 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా ఆలయాలు, మసీదులు, చర్చీలను అలంకరిస్తారు. 22న అమరుల సంస్మరణ నిర్వహిస్తారు. అన్ని జీపీలు, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అమరులకు నివాళులు అర్పిస్తారు.



ఎస్పీ కార్యాలయం

ఊరూరా చెరువుల పండుగ

8న ఊరూరా చెరువుల పండుగ నిర్వహిస్తారు. అనంతరం సహపంక్తి భోజనాలు నిర్వహిస్తారు. 9న నియోజక వర్గ కేంద్రాల్లో తెలంగాణ సంక్షేమ సంబరాలు నిర్వహిస్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్ల లబ్దిదారులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. అదే రోజు గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడతారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు బలహీన వర్గాలకు రూ.లక్ష అందించే పథకానికి శ్రీకారం చుడతారు. 10 న సుపరిపాలనా దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో, నూతన మండలాలు, మున్సిపాలిటీల్లోనూ కార్యక్రమాలు జరుగుతాయి. 11న జిల్లా కేంద్రంలో సాహిత్య దినోత్సవం లో భాగంగా కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. కవులు తమ కవితల ద్వారా అలరించనున్నారు. 12న నియోజక వర్గ కేంద్రాల్లో తెలంగాణ రన్ నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొంటారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది.

28న మంత్రి హరీశ్‌రావు పర్యటన

- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్



మాట్లాడుతున్న ఎమ్మెల్యే జాజాల

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : ఈనెల 28వ తేదీన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరగనున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటనను విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరిగే మంత్రి పర్యటనను సంబంధించి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. ఈనెల 28న జిల్లా సరిహద్దులోని పోచారం గ్రామం వద్ద మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలుకుతామని, అక్కడి నుంచి మండలంలోని లింగంపల్లి కలాన్ వద్ద ఉన్న పోచారం ప్రధాన కాలువపై రూ. 50 లక్షల 90 వేల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, అనంతరం ఎల్లారెడ్డి పట్టణంలో రూ. 14 కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. లింగంపేటలో రూ. కోటి 30 లక్షల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. అనంతరం లింగంపేటలో బీఆర్‌ఎస్ సమ్మేళనంలో పాల్గొంటారన్నారు. సమావేశంలో గాంధారి ఏఎంసీ చైర్మన్ సత్యంరావు, ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీచైర్మన్ ప్రతాప్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సిద్దయ్యతో పాటు పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులున్నారు.

చెరువు బుంగల పరిశీలన

నిజాంసాగర్(జుక్కల్) : మండలంలోని నర్వ పాత చెరువు, కొత్త చెరువు బుంగలను శుక్రవారం నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ పరిశీలించారు. పాత చెరువు తూము వద్ద బుంగ ఉండటంతో కట్ట మట్టి కిందకు జారుకుంది. అలాగే కొత్త చెరువు అలుగు కింద భాగంలో ఏర్పడిన బుంగ ద్వారా రోజు చెరువు నీరు వృథాగా పోతోంది. ప్రస్తుతం చెరువులో నీటి నిల్వలు తగ్గడంతో బుంగ జాడలు బయటకు వచ్చాయి. సదరు బుంగ ప్రదేశంలో ఇసుక బస్తాలతో బండ్ కట్ట వేసి తాత్కాలికంగా పనులు చేసేలా చూస్తామని ఏఈ ఆయకట్టు ప్రాంత రైతులకు తెలిపారు. నాయకులు గోర్గంటి రాములు, వర్క్ ఇన్‌స్పెక్టర్ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.

పాలిసెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

(ఎంపీసీ విభాగం) (ఎంబైపీసీ విభాగం)



సింగిరెడ్డి నవదీప్, 13వ ర్యాంకు | పిల్లి రవితేజ, 66వ ర్యాంకు | సాకేత్ కుమార్ 116వ ర్యాంకు | అంజని ప్రియ 94వ ర్యాంకు | సోహమ్ 103వ ర్యాంకు

- రాష్ట్రస్థాయి 13వ ర్యాంకు సాధించిన సింగిరెడ్డి నవదీప్
- జిల్లాలో ఎంపీసీలో 78.52, ఎంబైపీసీలో 78.65 శాతం ఉత్తీర్ణత

కామారెడ్డి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన పాలిసెట్ పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించారు. పాలిసెట్‌లో ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాలోని సదాశివనగర్ మండలం మోడెగాం గ్రామానికి చెందిన సింగిరెడ్డి నవదీప్ 13వ ర్యాంకుతో 114 మార్కులు సాధించారు. పిల్లి రవితేజ 66వ ర్యాంకుతో 113 మార్కులు, కాత్రోజి సాకేత్‌కుమార్ 116 ర్యాంకుతో 111 మార్కులు సాధించారు. అలాగే ఎంబైపీసీ విభాగంలో సింగిరెడ్డి నవదీప్ 14వ ర్యాంకుతో 11 మార్కులు, మనాడి ఆంజన ప్రియా 94వ ర్యాంకుతో 107, అటల్ సాయి సోహమ్ 103 ర్యాంక్‌తో 106.5 మార్కులు సాధించారు. జిల్లాలో మొత్తం 2,412 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇందులో బాలురు 1,271, బాలికలు 1141 విద్యార్థులు ఉన్నారు. ఎంపీసీ విభాగంలో 1,894 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 78.52 శాతం నమోదైంది. అలాగే ఎంబైపీసీ విభాగంలో 1,897 విద్యార్థులు ఉత్తీర్ణతతో 78.65 శాతం నమోదైంది.

రుణాలిస్తామంటూ మోసం

- ఓ సంస్థ పేరుతో కార్యకలాపాలు
- డిపాజిట్లు కట్టించుకుని కాలయాపన
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు



దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చిన బాధితులు

కామారెడ్డి క్రైం : కామారెడ్డి జిల్లాలో ఘరానా మోసగాళ్లు పెరుగుతున్నారు. డిపాజిట్లపై అధిక వడ్డీతో పాటు రుణాలు ఇప్పిస్తామంటూ వందల మంది కష్టమర్లతో డిపాజిట్లు చేయించుకుని కాలయాపన చేస్తున్న తప్పించుకు తిరుగుతున్న ఓ సంస్థపై బాధితుల ఫిర్యాదు చేశారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆధ్వర్యంలో ఏడాది క్రితం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో జీడీఎఫ్‌సీ నిధి లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తామని, తక్కువ వడ్డీకే రూ. 3 లక్షల చొప్పున గృహ రుణాలు అందిస్తామని నమ్మించారు. గ్రామాల వారిగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని సంస్థ కార్యకలాపాలను ప్రారంభించారు. దాదాపు 5 వందల మందికి పైగా కష్టమర్ల వద్ద నుంచి రూ. 20 లక్షల వరకు డిపాజిట్లు సేకరించినట్లు తెలుస్తుంది. డిపాజిట్లు కట్టి 7 నుంచి 8 నెలలు గడుస్తున్నా రుణాలు ఇవ్వకపోవడం, కార్యాలయాన్ని మూసి ఉంచడంతో అనుమానం వచ్చి మూడు రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గాంధారి మండలం మాతుసంగెం, పేట్‌సంగెం గ్రామాలకు చెందిన 20 మంది బాధితులు చివరికి చిన్నమల్లారెడ్డిలోని సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి గురువారం నిలదీసినట్లు తెలిసింది. వారే కాకుండా తాడ్వాయి, కృష్ణాజీవాడి, లింగాపూర్‌లో కూడా ఈ సంస్థలో డిపాజిట్ చేసిన బాధితులున్నారు. కంపెనీలో ఒక్కొక్కరు 7 వేల నుంచి 15 వేల వరకు డిపాజిట్లు చెల్లించామన్నారు. బాధితులు 500 మంది వరకు ఉండవచ్చని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు రాగా సదరు కంపెనీ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనీ, అక్కడే ఫిర్యాదు చేయాలనీ చెప్పి పంపారు. సమయమిస్తే కట్టిన డబ్బులు తిరిగిస్తామంటూ బాధితులతో కంపెనీ యాజమాన్యం చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది.

తీరు మార్చుకోని వీసీ



ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా కనకయ్య నియామకంపై వీసీ రవీందర్‌తో విద్యార్థి నాయకుల వాగ్వాదం

- అక్రమార్కుడిగా ముద్రపడిన కనకయ్యను రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చోబెట్టిన వైనం
- పాలకమండలి తీర్మానాలను బేఖాతరు చేస్తున్న ప్రొ.రవీందర్ గుప్తా
- చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం
- తీర్మానాల అమలుకు ముందుకు రాని ఈసీ నియమిత రిజిస్ట్రార్ యాదగిరి
- వెరసి తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్ట బజారుపాలవుతున్న దుస్థితి
- వర్సిటీ వర్గాల్లో తీవ్ర అసహనం



కనకయ్య

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. వర్సిటీలో అవకతవకలను సరిదిద్దాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. వర్సిటీలో పాలకమండలి (ఈసీ) తీర్మానాలకు విలువ లేకుండా పోతోంది. వీసీ రవీందర్‌గుప్తా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గురువారం సచివాలయంలో జరిగిన ఈసీ సమావేశంలో యాదగిరిని రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నట్లు తీర్మానం చేయగా, తాజాగా శుక్రవారం మాత్రం వీసీ రవీందర్ కనకయ్యను రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చోబెట్టి ఆర్డర్ ఇచ్చారు. ఈనెల 15న రిజిస్ట్రార్ గదికి వీసీ తాళం వేయించి కొన్ని గంటల తర్వాత తెరిపించారు. దీంతో అప్పటి నుంచి యాదగిరి రిజిస్ట్రార్ చాంబర్‌కు రావట్లేదు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థి సంఘాలు నాయకులు వీసీని కలిశారు. రిజిస్ట్రార్‌లు ఒకరా.. ఇద్దరా తేల్చాలని వాగ్వాదానికి దిగారు.

కనకయ్య అక్రమ వ్యవహారాలపై ఈసీ తీర్మానాలు..

- నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ రాకున్నప్పటికీ వచ్చినట్లుగా చూపించుకుని సీనియర్ ప్రొఫెసర్ అయినట్లుగా కనకయ్య చెప్పుకుంటున్నాడు. అడ్డదారిలో వచ్చిన కనకయ్య సదరు ఫైల్‌ను మాయం చేశాడు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని 2021 నవంబర్ 26న ఈసీ చెప్పినప్పటికీ ఇప్పటికీ చేయలేదు.
- నలుగురు ప్రొఫెసర్ల సర్వీసు పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి వాటిని జిరాక్స్ తీసి బయట పంచిన కనకయ్యపై ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ (నేరారోపణలు) కింద కేసు నమోదు చేయాలని ఈసీ తీర్మానం చేసినప్పటికీ రిజిస్ట్రార్ యాదగిరి ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
- పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకల నేపథ్యంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ కనకయ్యపై విచారణకు ఈసీ తీర్మానం చేసింది.
- అక్రమ నియామకాల విషయంలో వీసీతో కలిసి కనకయ్య పాలుపంచుకున్నట్లు నిర్ధారించిన ఈసీ 2021 అక్టోబర్ 30న ఇన్‌చార్జి రిజిస్ట్రార్ పదవి నుంచి తొలగించింది.
- ప్రొఫెసర్ విద్యావర్ధినిని సస్పెండ్ చేయాలని గత ఏప్రిల్ 26న జరిగిన 56వ ఈసీ సమావేశంలో తీర్మానించారు. అలాగే వర్సిటీలో చోటుచేసుకున్న అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీకి, ఏసీబీకి, నిజామాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసి విచారణ చేయించాలని పాలకమండలి తీర్మానం చేసింది. మే 5న జరిగిన 57వ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా రిజిస్ట్రార్ యాదగిరి ఈ దిశగా చర్యలు చేపట్టలేదు.

రూ. 25 కోట్లతో బీటీ రోడ్డు పనులు

దోమకొండ: గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి పనులు జరిగాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్యంపేటలో రూ.25 కోట్లతో చేపట్టిన బీటీ డబుల్ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి నుంచి దోమకొండ మండలం ముత్యంపేట మీదుగా దోమకొండ, గొట్టిముక్కల, భిక్కనూరు మండలం లక్ష్మీరావులపల్లి మీదుగా చేపట్టిన రోడ్డు పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సీడీసీ చైర్మన్ ఐరేని నర్సయ్య, జెడ్పీటీసీ తిర్మల్ గౌడ్, ఎంపీపీ శారద, సర్పంచ్‌లు సూర్యప్రకాష్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌లు తిరుపతిరెడ్డి, నాగరాజ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రావ్ పాల్గొన్నారు.

అభివృద్ధిలో రోల్ మోడల్ బస్వాపూర్

భిక్కనూరు : అభివృద్ధిలో రోల్ మోడల్‌గా బస్వాపూర్‌ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరారు. మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ గాలిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహరెడ్డి, పీఆర్ డీఈ మురళీ, సీడీసీ డైరెక్టర్ మల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుర్రి గోపాల్ ఉన్నారు.



ముత్యంపేటలో రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ప్రభుత్వవిప్ గంప గోవర్ధన్

ప్రకృతి అందాల అర్బన్ పార్కు

- పూర్తికావొస్తున్న పనులు
- త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం!

మాక్లూర్: మండలంలోని అడవి మామిడిపల్లి శివారులోగల చిన్నాపూర్ గండి 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అర్బన్ పార్కు పనులు పూర్తికావొస్తున్నాయి. అలాగే త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 5కిలోమీటర్ల దూరంలో ఈ పార్కును 470 ఎకరాల్లో రూ: 5.58 కోట్ల అంచన వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అర్బన్ పార్కు పనుల్లో చిన్నచితక పనులు మినహా సుమారు పార్కు నిర్మాణం పూర్తయింది. ఇటీవల సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్, ఓఎస్‌డీ ప్రియాంకవర్గీస్‌లు పార్కును సందర్శించారు. ఉత్తర తెలంగాణలోనే మేటి పార్కుగా రూపుదిద్దుకుంటున్న ఈ పార్కుకు మరికొన్ని సరికొత్త హంగులు అవసరమని ఫారెస్టు అధికారులకు సూచనలు ఇచ్చారు.

పార్కులోని ప్రత్యేకతలు ఇవే..

పార్కు ముఖ ద్వారం అడవి జంతువుల చిత్రపటాలతో అందంగా తీర్చిదిద్దారు. లోపలికి ప్రవేశించిన అనంతరం ఏవైపు చూసిన పచ్చని చెట్లు వాటి మధ్య నుంచి వేసిన రహదారులు ఆకట్టుకుంటున్నాయి. అలాగే పార్కులో వ్యాయామం చేయటానికి కొన్ని చోట్ల జిమ్‌లు ఏర్పాటు చేశారు. సేద తీరటానికి ప్రతి 100 మీటర్లకు ఓ డైనింగ్ టేబుల్స్, కుర్చీలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ప్రత్యేకమైన ప్లేజోన్ పనులు కొనసాగుతున్నాయి. పార్కు మధ్యలో నిర్మించిన మూడంతస్తుల వాచ్‌టవర్ ఓ ప్రత్యేక అనుభూతిని కల్గించనుంది. దానిపై నుంచి చూస్తే చుట్టూ ఉన్న అడవి ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని ఇస్తాయి. పార్కులోని మరో 126 ఎకరాల్లో సందర్శకుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. పార్కులో ఉన్న ఓ చెరువును మరింత మెరుగుపర్చి అందులో బోటింగ్ ఏర్పాటు చేసే ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ పార్కు నిర్మాణం వెనుక స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కృషి ఉండగా.. అటవీశాఖ అధికారుల శ్రమఎంతో ఉంది. ఏదిఏమైన ఈ పార్కును ఒక్కసారి చూస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించే ప్రకృతి అందాలు ఈ పార్కులో ఉన్నాయనడంలో సందేహం లేదు.


అర్బన్ పార్కులోని ప్రవేశ ద్వారం వద్ద ఆకట్టుకుంటున్న వివిధ నిర్మాణ ఆకృతులు


పార్కు మధ్యలో ఏర్పాటు చేసిన వాచ్‌టవర్


పార్కులో సందర్శకులు కూర్చోవటానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక డైనింగ్ టేబుల్స్


స్టూల్స్


వివిధ ఆకృతిలో ఏర్పాటు చేసిన బల్ల


పార్కులో ఏర్పాటు చేసిన బాత్‌రూం


పిల్లల ప్లే జోన్


పార్కులో పరుచుకున్న పచ్చదనం


అర్బన్ పార్కును పరిశీలిస్తున్న సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, తదితరులు (ఫైల్)

క్లుప్తంగా

పనికి తగిన వేతనం ఇవ్వాలి



మోర్తాడ్: ఉపాధి హామీ పథకం కింత కూలీలకు పనికి తగిన వేతనం లభించడం లేదని, వారికి తగిన వేతనం ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మండలంలోని తిమ్మాపూర్‌లో శుక్రవారం ఆయన ఉపాధి కూలీలను కలుసుకుని మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో కూలీలకు రవాణా, పని చోట టెంటు, నీటి సౌకర్యం కల్పిస్తే ఈ ప్రభుత్వాలు అవేమి పట్టించుకోవడం లేదన్నారు. కూలీల పొట్టగొట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయన్నారు. కూలీలకు పూర్వవైభవం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. తాము అధికారంలోకి రాగానే కూలీల శ్రమకు తగిన వేతనం అందేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు రొక్కం మురళి, బద్దం రాజశేఖర్, ఆనంద్, గురిజాల నర్సయ్య, సుధీర్, నర్సయ్య, దేవెందర్, అజయ్, రవి, అనిల్, అశోక్, మహిపాల్, విజయ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి



భిక్కనూరు: ఎన్నో ఏళ్లుగా విద్యాలయాల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్నా.. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సౌత్‌క్యాంపస్ కాంట్రాక్టు అధ్యాపకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం వారు సౌత్‌క్యాంపస్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 12 విశ్వవిద్యాలయాల్లో 1300 మంది కాంట్రాక్టు అధ్యాపకులుగా ఉన్నారని 2015లో వీరందరిని రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మరిచిపోయాడని కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణగుప్త ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చేదాక ఉద్యమిస్తామన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు యాలాద్రి, సునీత, నరసయ్య, రమాదేవి, వైశాలి పాల్గొన్నారు.

భూమి విషయంలో ఘర్షణ

సిరికొండ: మండలంలోని తాటిపల్లి గ్రామంలో భూమి విషయంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నర్సింలు తెలిపారు. భూమి విషయంలో తండ్రి, కొడుకులైన బుక్య రాంచందర్, బుక్య తిరుపతిలను అదే గ్రామానికి చెందిన బుక్య రమేష్, బుక్య గంగారాంలు కర్రలతో దాడి చేశారని ఎస్సై తెలిపారు. ఈ దాడిలో రాంచందర్, తిరుపతి తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. దాడిలో గాయపడిన రాంచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పేకాడుతున్న ఐదుగురి అరెస్టు

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలోగల ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ. 13వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఎస్‌హెచ్‌ఓ నరేష్ తెలిపారు.

సాఫ్ట్‌బాల్ రాష్ట్ర జట్ల ఎంపిక


సాఫ్ట్‌బాల్ రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులు

ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం మినీ సబ్ జూనియర్ అండర్–11, అండర్–13 బాలబాలికల రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు జట్లను ఎంపిక చేశారు. క్రీడాకారుల ఎంపికను రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల జూన్ 6నుంచి 8వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్‌లోని ఆర్డీటీ స్టేడియంలో జరగనున్న మినీ సబ్ జూనియర్ జాతీయ పోటీలలో పాల్గొంటారని శోభన్‌బాబు అన్నారు. ఈ పోటీల్లో రాష్ట్ర జట్లను ప్రథమ స్థానంలో వచ్చేవిధంగా కృషిచేయాలని అన్నారు. ప్రస్తుతం ఎంపికైన ప్రబబుల్స్ జట్టు క్రీడాకారులకు శిక్షణ శిబిరం నిర్వహించి తుది జట్టును ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి అభిషేక్ గౌడ్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య పాల్గొన్నారు.

పాలిసెట్‌లో ఉమ్మడి జిల్లా విద్యార్థుల ప్రతిభ


లక్కీ


అక్షయ


రాజేశ్వరి


శివాని


సంజన


ఎం స్వప్న


బి స్వప్న

డిచ్‌పల్లి: టీఎస్ పాలిసెట్ ఫలితాల్లో మండలంలోని ధర్మారం(బి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు సత్తాచాటినట్లు ప్రిన్సిపాల్ సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. పలువురు విద్యార్థులు 20వేల లోపు ర్యాంకులు సాధించారన్నారు. లక్కీ 2599 ర్యాంకు, అక్షయ 2635 ర్యాంకు, రాజేశ్వరి 2006 ర్యాంకు, శివాని 3941 ర్యాంకు, సంజన 5129 ర్యాంకు, స్వప్న 4592 ర్యాంకు, స్వప్న 3569 ర్యాంకు, వైష్ణవి 9984ర్యాంకు, తేజస్వి 11623 ర్యాంకు, మానస 16713 ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈసందర్భంగా శుక్రవారం వారిని ప్రిన్సిపల్ సంగీత, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

'మోడల్'కు ఉత్తమ ర్యాంకులు..

సదాశివనగర్: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు పాలిసెట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ ఒక ప్రటనలో తెలిపారు. జోయల్ ఎంపీసీ విభాగంలో 885వ ర్యాంక్, ఎంబైపీసీలో 421 ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. అలాగే సంపత్ ఎంపీసీలో 1197 ర్యాంక్, ఎంబైపీసీలో 666వ ర్యాంక్ సాధించారు. సుప్రీత్‌రెడ్డి ఎంపీసీలో 1296వ ర్యాంక్, ఎంబైపీసీలో 1976 ర్యాంక్ సాధించారు. రాకేశ్ ఎంపీసీలో 1645వ ర్యాంక్, ఎంబైపీసీలో 6152వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల అధ్యాపక బృందం అభినందించారు.

జక్రాన్‌పల్లి మండలంలో..


వివేక్


విష్ణు చరణ్‌గౌడ్


అక్షయ

జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు పాలిసెట్‌లో ప్రతిభ కనబరిచారు. వివేక్ 328 ర్యాంకు, విష్ణుచరణ్‌గౌడ్ 383 ర్యాంకు, అక్షయ 408 ర్యాంకు, మరో 17 మంది 1000 నుంచి 43వేల వరకు ర్యాంకులు సాధించారు. వీరిని ప్రిన్సిపల్ రాజేష్‌రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

అకౌంట్ నుంచి రూ.20వేలు మాయం

కామారెడ్డి క్రైం: ఓ వ్యక్తి అకౌంట్ నుంచి రూ. 20 వేలు కాజేసిన ఘటన రామేశ్వర్‌పల్లిలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన అలుగునూరి భూపతికి కామారెడ్డిలోని ఐడీబీ బ్యాంకులో అకౌంట్ ఉంది. జనవరి 2న రూ.2.06 లక్షల చెక్కును అకౌంట్‌లో వేసుకున్నాడు. ఫిబ్రవరి 7న తన ఖాతా నుంచి రూ. 20వేలు మరో గుర్తుతెలియని వ్యక్తి ఖాతాకు బదిలీ అయ్యాయి. రెండు రోజుల క్రితం విషయం తెలుసుకుని కామారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరిపి శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో నరేష్ తెలిపారు. చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి సహాయం తీసుకోవడంతో ఇలా జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఆర్మూర్‌లో చైన్‌స్నాచింగ్

ఆర్మూర్‌టౌన్: పెర్కిట్‌లో గురువారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. పెర్కిట్‌లోని తిరుమల కాలనీకి చెందిన మూడ హేమలత అనే మహిళ మెడల్లోంచి మూడున్నర తులాల బంగారు చైన్‌ను గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వెనకాల వచ్చి చోరీ చేశారు. హేమలత, తన కూతరు ఇద్దరు కలిసి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఘటన జరిగింది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అనుమానాస్పదస్థితిలో మృతి!


మైన (ఫైల్)

బాన్సువాడ: పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీ సమీపంలో శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మైన (30) అనే (థర్డ్ జెండర్) హిజ్రా మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లా రంగారెడ్డి గూడ మండలం హెమ్ల తండాకు చెందిన మైన కొంతకాలంగా బాన్సువాడలో నివాసముంటుంది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి, తిరిగి రాలేదు. శుక్రవారం బీడీ వర్కర్స్ కాలనీకి సమీపంలో ఆమె మృతదేహం చెట్టుకు వేలాడి కనిపించడంతో పశువులకాపరులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తుందని కాలనీవాసులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి హిజ్రాలు తరలివచ్చారు. కాకినాడలో ఉన్నప్పుడు ఓ యువకుడితో ఉన్న ప్రేమలో ఉన్నట్లు, ఈ విషయంపై గతంలో గొడవలు కూడా జరిగాయని, మైన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈవిషయంపై సీఐ మహేందర్‌కు వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు.

క్రైం కార్నర్

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి


శ్రీకాంత్ మృతదేహం

నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ మండలం నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్(27) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై నాగగోణి రాజు తెలిపారు. జుక్కల్ మండలానికి చెందిన శ్రీకాంత్ బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం



కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని పాటి హన్మాన్ ఆలయం సమీపంలోగల వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం పాటి హన్మాన్ పరిసర ప్రాంతం ఈతవనానికి వెళ్తున్న గీతా కార్మికులకు బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 40ఏళ్లు ఉంటాయని, ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

కేసుకు భయపడి ఒకరి ఆత్మహత్య

రామాయంపేట(మెదక్): పోలీస్ కేసుకు భయపడి కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రామాయంపేట మండలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ రంజిత్ తెలిపిన వివరాలు ఇలా.. దోమకొండ గ్రామానికి చెందిన లోలపు పరుశరాములు(38) అత్త విజయ ఇటీవల ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో పరుశరాములుపై కేసు నమోదైంది. దీంతో పరుశరాములు రామాయంపేట మండలం దామరచెరువు గ్రామ శివారులో శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ర మ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలుడి అదృశ్యం


అనూత్‌పాల్

కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన యేసు ఉపాధి నిమిత్తం గత కొంతకాలంగా కమ్మర్‌పల్లికి వచ్చి బస్టాండ్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. భార్యభర్తలిద్దరు మంచాలకు నవారా అల్లుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అనూత్‌పాల్(14) అనే కొడుకు ఉన్నాడు. బాలుడికి మాటలు రావు, చెవులు వినపడవు. మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఈసమయంలో బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 6281835751, 9490746104, 8712659868 నంబర్లకు తెలపాలని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

నగరంలో వివాహిత..

ఖలీల్‌వాడి: నగరంలోని ఆర్యనగర్‌లోని సంజీవ్‌నగర్ కాలనీకి చెందిన బండపల్లి అండాలు(45) అదృశ్యమైనట్లు ఎస్సై సందీప్ శుక్రవారం తెలిపారు. భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఈనెల 25న రాత్రి ఆమె ఇంటి నుంచి వెళ్లగా, ఇప్పటికీ తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంతవెతికిన ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అండాలు ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నారు.

నగరంలో యువకుడు..

ఖలీల్‌వాడి: నగరంలోని మాలపల్లికి చెందిన షేక్ సుమేర్(23) అదృశ్యమైనట్లు ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు శుక్రవారం తెలిపారు. ఈనెల 26న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన సుమేర్ తిరిగి ఇంటికి రాలేదన్నారు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో అతడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

మతిస్థిమితంలేని యువతిపై వృద్ధుడి అత్యాచారం

- ఆలస్యంగా వెలుగులోకి సంఘటన

ఎల్లారెడ్డి: మతిస్థిమితంలేని 20ఏళ్ల యువతిపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన మండలంలోని కళ్యాణి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మతిస్థిమితంలేని యువతికి అదే గ్రామానికి చెందిన వృద్ధుడు 15రోజుల క్రితం కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి తాగించారన్నారు. అనంతరం యువతిపై అతడు అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. యువతి తీవ్రంగా గాయపడడంతో స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సదరు యువతిపై మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని వైద్యుడు తెలపడంతో వారు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై ఎస్సై గణేష్‌ను వివరణ కోరగా యువతి అత్యాచారానికి సంబంధించి ఫిర్యాదు వచ్చిందని, విచారణ నిర్వహిస్తామని అన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ చోరీ



తాడ్వాయి: మండలంలోని కృష్ణాజివాడి గ్రామ శివారులో గల ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు చోరీ చేసినట్లు గ్రామస్తులు శుక్రవారం తెలిపారు. గ్రామ శివారులోగల ట్రాన్స్‌ఫార్మలోగల రాగివైరు, ఆయిల్‌ను చోరీ చేశారని, వాటి విలువ రూ.10వేల వరకు ఉంటుందని తెలిపారు. ఈమేరకు తాడ్వాయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

నాటు సారా విక్రేతల బైండోవర్



సిరికొండ: నాటు సారా విక్రయిస్తున్న ఇద్దరిని తహసీల్దార్ గఫార్‌మియా ఎదుట బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై నర్సింలు శుక్రవారం తెలిపారు. సర్పల్లితండా జీపీ పరిధిలోని వడ్డెర కాలనీకి చెందిన బోదాసు నర్సయ్య, తాళ్లరామడుగు వడ్డెర కాలనీకి చెందిన పిట్ల రాములు నాటు సారా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. మరోమారు నాటు సారా విక్రయిస్తే కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ఎస్సై తెలిపారు.

ఆటో చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్టు

ఖలీల్‌వాడి: నగరంలోని గౌతమ్‌నగర్‌కు చెందిన షేక్‌షఫీ తన ఇంటి ముందు పార్క్ చేసిన ఆటోను ఓ దుండుగుడు చోరీకి యత్నించగా.. అతడిని పట్టుకొని అరెస్టు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఈ నెల 26న ఉదయం 5గంటలకు కెనాల్ కట్టకు చెందిన దేల్గందే బాలాజీ ఆటోను చోరీకి ప్రయత్నించినట్లు ఎస్సై తెలిపారు. షేక్ షఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.